క్లుప్తంగా

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే



సుభాష్‌నగర్: కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్య నారాయణ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసిన ధన్‌పాల్ ఆయనను సన్మానించారు. అనంతరం అర్బన్ నియోజకవర్గ సమస్యలపై చర్చించారు.

టీపీసీసీ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ను కలిసిన నాయకులు



ఖలీల్‌వాడి: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను నాయకులు సోమవారం జిల్లా కేంద్రంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మహాలక్ష్మినగర్‌లోని తన నివాసంలో మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సేవాదళ్ కార్యవర్గం సభ్యులు, ఎన్నికల రాష్ట్ర క్యాంపెయిన్ జాయింట్ కో ఆర్డినేటర్ సయ్యద్‌ఖైసర్, నగర కాంగ్రెస్ నాయకుడు సర్దార్ నరేందర్‌సింగ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు వైశాక్షి సంతోష్, సేవాదళ్ మేడిపల్లి మండల అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి, కొత్తపేట సేవాదళ్ అధ్యక్షుడు మధు, రాజు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన భోజనం అందించాలి



మోపాల్(నిజామాబాద్‌రూరల్): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎంసీ చైర్మన్ చందర్ సూచించారు. నగరశివారులోని బోర్గాం(పి) ప్రైమరీ పాఠశాలలో కాంప్లెక్స్ హెచ్‌ఎం, వీడీసీ, పాఠశాల సిబ్బందితో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పాఠశాల హెచ్‌ఎం ధనలక్ష్మిని సస్పెండ్ చేసి, ఎండీఎం ఏజెన్సీని డీఈఓ రద్దు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి మధ్యాహ్న భోజనం నిర్వహణ కోసం కొత్తవారిని నియమించుకోవాలని తీర్మానించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. పాఠశాల పరిసరాలు, వాటర్ ట్యాంకులు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం శంకర్, వీడీసీ అధ్యక్షుడు దత్తాద్రి, ఎస్‌ఎంసీ సభ్యులు సాయిలు, భూషణ్, ఉపాధ్యాయులు మంగ్యా నాయక్, దీప, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్ల ఆవిష్కరణ

ఇందల్వాయి: మండలంలోని దేవితండాలో ఉన్న జగదాంబ సేవాలాల్ మహరాజ్ ఆలయ వార్షికోత్సవ పోస్టర్లను రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి సోమవారం ఆవిష్కరించినట్లు రాష్ట్ర బంజారా పూజారుల సంఘం అధ్యక్షుడు శివరాంమహరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా 20వ తేదీన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని ప్రత్యేకంగా వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించామని, ఎమ్మెల్యేతోపాటు మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హాజరువుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రునాయక్, విఠల్ నాయక్, సర్మన్ నాయక్, నాయకులు పాల్గొన్నారు.

రైల్వే టికెట్లు, పార్కింగ్ చార్జీలు తగ్గించాలి

ఖలీల్‌వాడి: ప్రజారవాణాకు అందుబాటులో ఉండే రైల్వే టికెట్లు, టూ వీలర్ పార్కింగ్ చార్జీలను తగ్గించాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు వనమాల సత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో డిప్యూటీ స్టేషన్ మేనేజర్ చందన్‌కుమార్‌కి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత రెండేళ్లలో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల టికెట్ల ధరలను విపరీతంగా పెంచారన్నారు. పెంచిన టికెట్ ధరలను వెంటనే తగ్గించాలని, టూ వీలర్ పార్కింగ్ చార్జీలను తగ్గించాలని, సికింద్రాబాద్ వరకు డబుల్ లైన్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు ఉచిత రైల్వే పాస్‌లు ఇవ్వాలని కోరారు. రైల్వేస్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి, నాయకులు వసరి సాయినాథ్, భాస్కర్, మనోజ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్మికులకు అందని జీతాలు

- 1200 మందికిపైగా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు
- రూ. 2కోట్ల వరకు అవసరం
- రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు జమ



నిజామాబాద్‌నాగారం: మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు జీతాలు అందలేదు. ప్రతి నెలా మొదటివారంలో జీతాలు బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నప్పటికీ.. ఈ నెల మాత్రం అందకపోవడంతో ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రతి నెలా రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా వస్తాయి. ఈ నెల మాత్రం మొదటివారంలో రెగ్యులర్ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమయ్యాయి. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న 1200 మందికిపైగా ఉద్యోగులకు మాత్రం 12వ తేదీ వచ్చినా జీతాలు ఖాతాల్లో జమ కాలేదు. ఉద్యోగుల జీతాలకు సుమారు రూ.2కోట్ల వరకు అవసరం ఉంటుందని అధికారుల అంచనా.

రెవెన్యూ లోటే..

మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్నే కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు జీతాల చెల్లింపునకు, కరెంట్ బిల్లులు, ఇతరాత్ర ఖర్చులకు ఉపయోగిస్తున్నారు. మున్సిపాలిటీకి ఆస్తి పన్ను ద్వారా ప్రతి ఏడాది రూ.30కోట్లపైనే వసూలవుతుంది. ఈ ఏడాది కూడా రూ.30కోట్లకుపైనే ఆస్తి పన్ను వసూలైంది. 70శాతానికిపైగా ప్రజలు ఆస్తిపన్నును ముందుగానే చెల్లించారు. ఇంకో 30శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంది.

వచ్చే ఏడాది మార్చి వరకు సమయం ఉండడంతో ప్రజలు సైతం ఇంకా సమయం ఉన్నందున పన్ను చెల్లించడం ఆలస్యం చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ నుంచి ఈనెల 5వరకు ఎన్నికల ప్రక్రియ ఉండడంతో పన్ను వసూలు కాలేదు. గత మూడు రోజుల్లో రూ.15లక్షల వరకు వసూలు చేసి జీతాల కోసం చెక్కులు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. 1200మంది ఉద్యోగులకు సుమారు రూ.2కోట్ల వరకు డబ్బులు అవసరం ఉంది. కరెంట్‌బిల్లు, ఇతర ఖర్చులకు అదనంగా రూ.కోటికిపైగా అవసరం ఉంటుంది.

15లోగా జీతాలు జమయ్యేలా చూస్తాం

మున్సిపల్ ఉద్యోగులందరూ రెండు నెలలుగా ఎన్నికల విధుల్లో ఉన్నారు. దీంతో పన్ను వసూలు కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం పన్ను వసూలు చేస్తున్నారు. ఈ నెల జీతాలు 15వ తేదీలోగా కార్మికులు, ఉద్యోగుల ఖాతాల్లో జమయ్యేలా చూస్తాం. వచ్చే నెల నుంచి ఇబ్బందులు కలుగకుండా చూస్తాను.

– దండు నీతూకిరణ్, నగర మేయర్

బిజీబిజీగా రూరల్ ఎమ్మెల్యే



క్రీడాకారిణి నేహాను అభినందిస్తున్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి



ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న పీఆర్టీయూ నాయకులు

మోపాల్/సిరికొండ/నిజామాబాద్ రూరల్/నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి సోమవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారులు, నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనారోగ్యం బారినపడిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డిని గంగారెడ్డి సన్మానించారు. గత నెల రష్యాలో నిర్వహించిన అంతర్జాతీయ గ్రాప్లింగ్ (రెజ్లింగ్) పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించిన మంచిప్ప గ్రామానికి చెందిన నేహాను ఎమ్మెల్యే సన్మానించారు. భీమ్‌గల్ మార్గంలో దొండ్లవాగుపై వంతె నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని, మండల కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను పేదలకు పంపిణీ చేయాలని సిరికొండ మండల నాయకులు వంచ మహేశ్‌రెడ్డి, దువ్వూరి భాస్కర్‌రెడ్డి ఎమ్మెల్యేకు విన్నవించారు. లొంక రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులతోపాటు గడ్కోల్, మైలారం, రావుట్ల, సిరికొండ తదితర గ్రామాలకు చెందిన నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు. డిచ్‌పల్లి, మోపాల్, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి, సిరికొండ, ధర్పల్లి, నిజామాబాద్‌రూరల్ మండలాల ఎంపీడీవోలు గోపి, లింగం, రాములునాయక్, బ్రహ్మానందం, లక్ష్మీప్రసాద్, లక్ష్మణ్, మల్లేశ్ ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పీఆర్టీ యూ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి వెంకటేశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు, సభ్యులు ఎమ్మెల్యే భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యారంగ సమస్యలను ఒక్కొక్కటిగా అన్నింటినీ పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు.

వీధివిక్రయదారులకు రుణాలు అందించాలి



మాట్లాడుతున్న మెప్మా పీడీ రాజేందర్

నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్ నగరంలో ఉన్న వీధి విక్రయదారులను గుర్తించి రుణాలు అందించాలని మెప్మా పీడీ రాజేందర్ అన్నారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో మెప్మా రీసోర్స్ పర్సన్లలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. నగరంలో వీధి విక్రయదారులను గుర్తించాలన్నారు. పీఎం నిధి ద్వారా బ్యాంకు రుణాలు ఇప్పించచాలని, నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్లాలన్నారు. నగరంలో 28 వేల మంది వీధి విక్రయవ్యాపారులు ఉండగా, వారిలో 20 వేల మందికి వివిధ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించిట్లు తెలిపారు. మిగతా వారికి బ్యాంక్ రుణాలు ఇప్పించేందుకు క్షేత్ర స్థాయి సిబ్బంది, ఆర్‌పీలు కృషి చేయాలన్నారు. మెప్మా స్వయం సహాయక సంఘాల లక్ష్యానికి అనుగుణంగా పని చేసి, టార్గెట్ పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ టౌన్ ప్రాజెక్ట్ అధికారి రమేశ్, మెప్మా డీఎంసీ మాధురి, టీఎంసీ శోభ, సీవోలు, నగర ఆర్‌పీలు పాల్గొన్నారు.

సాదాసీదాగా మండల పరిషత్ సమావేశం



ఇందల్వాయి: మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ రమేశ్‌నాయక్ అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. 24మంది సర్పంచులకుగాను కేవలం నలుగురు సర్పంచులు మాత్రమే హాజరయ్యారు. ఆయా శాఖల అధికారులు తమ నివేదికలను అందజేశారు. సమావేశంలో వైస్ ఎంపీపీ అంజయ్య, జెడ్పీటీసీ సుమనారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మాజీ సీఎంకు పరామర్శ

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/వేల్పూర్ : హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, రూరల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం పరామర్శించారు. ఆయన యోగక్షేమాలను వాకబు చేశారు. కేసీఆర్‌కు ఇటీవల తుంటి ఎముక విరిగి ఆపరేషన్ జరిగిన విషయం విదితమే.





అధ్వానస్థితిలో ఖానాపూర్ రోడ్డు

- నగం రోడ్డుకే నిధులు మంజూరు
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు



అధ్వానంగా మారిన ఖానాపూర్ రోడ్డు

నిజామాబాద్ రూరల్: రోడ్డు టాక్స్‌ను నిక్కచ్చిగా వసూలు చేస్తున్న ప్రభుత్వం రోడ్లను పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ రూరల్ మండలం పరిధిలోని ఖానాపూర్‌లో సుమారు 300 మీటర్ల రోడ్డు వేసి మధ్యలోనే వదిలేశారు. మిగతా రోడ్డు గుంతలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయని, ప్రాణాల మీదికి వస్తున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా కాలూర్ గ్రామ ఎంట్రన్స్ నుంచి దాదాపు 300 మీటర్ల డబుల్ రోడ్డుకు రూ.2కోట్లు మంజూరుకాగా, పనులు పూర్తయ్యాయి. గ్రామ పరిధిలో గుంతలమయమైన రోడ్డు అలానే ఉంది. దీంతో గుండారం, పాల్దా, నవీపేట్, జన్నేపల్లి తిర్మన్‌పల్లి, బాసర, భైంసా, మహారాష్ట్ర వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 300 మీటర్ల రోడ్డు పనులు పూర్తికాగా, మిగతా పనులు అసంపూర్తిగా మిగిలాయి. బాగున్న రోడ్డుపై తారు వేసి, గుంతలమయమైన రోడ్డుని అలానే వదిలేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి ఖానాపూర్ రోడ్డును పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరమ్మతులు చేయాలి



ఖానాపూర్ మీదుగా ప్రతిరోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు సరిగా లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలి.

– రాజేంద్రప్రసాద్, ఖానాపూర్

ప్రమాదాలు జరుగుతున్నాయి



ఖానాపూర్ ప్రాంతంలో రోడ్డు గుంతలమయం కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలి. సగం రోడ్డుకు నిధులు మంజూరు చేసి వదిలేశారు.

– విజయ్, నిజామాబాద్

వికసిత భారత్‌తోనే స్వశక్తి భారత్

నిజామాబాద్‌రూరల్: వికసిత భారత్‌తోనే స్వశక్తి భారత్ ఆవిర్భవిస్తుందని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల గవర్నర్లతో వర్చువల్‌మోడ్‌లో నిర్వహించిన సమావేశంలో వికసిత భారత్ రోడ్ మ్యాప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆన్‌లైన్‌లో సోమవారం విడుదల చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలపడం దీని ఉద్దేశం. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ వాకాటి కరుణ, రిజిస్ట్రార్ యాదగిరి, లావణ్య, డాక్టర్ శిరీష, వాసం చంద్రశేఖర్, పాత నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయికి ఎంపిక

బాల్కొండ: మెండోరా మండలం పోచంపాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి అల్మాష్ రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ భూపతి సోమవారం తెలిపారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు నారాయణపేట్ జిల్లాలో నిర్వహించనున్న అండర్–14 వాలీబాల్‌పోటీల్లో పాల్గొంటారన్నారు. అల్మాష్‌ను హెచ్‌ఎం మనోహర్, ఉపాధ్యాయులు అభినందించారు.

బంగారం ధరలు (10గ్రాములు)

24 క్యారెట్స్	62,500	వెండి (కిలో)	76,000
22 క్యారెట్స్	57,627	– నిజామాబాద్ బిజినెస్	

మాంసం ధరలు

చికెన్	ధరలు	డ్రెస్డ్	180
	(కిలోకు)	లైవ్	160
స్కిన్‌లెస్	240	మటన్	750

కూరగాయల ధరలు (రూ.)

	హోల్‌సేల్	రిటైల్		హోల్‌సేల్	రిటైల్
టమాట	10	20	గాజరుగడ్డ	40	60
బెండకాయ	50	75	పచ్చిమిర్చి	30	50
జీరకాయ	50	75	దోసకాయ	20	40
దొండకాయ	20	40	ఆలుగడ్డ	15	30
జీర్నసుకాయ	70	100	గోబిగడ్డ	10	20
కాకరకాయ	30	50	గోబిపువ్వు	15	30
వంకాయ	20	40	బీట్‌రూట్	30	60
పాలకూర	40	60	కరివేపాకు	60	80
మెంతికూర	30	50	చామగడ్డ	30	50
కొత్తిమీర	20	40	గోరుచిక్కుడు	40	60
పుదీనా	50	80	చిక్కుడుకాయ	30	50
క్యాప్సికం	40	60			

– సుభాష్‌నగర్

వెండితెర తెలుగు/హిందీ/ఇంగ్లిష్



ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్)

స్క్రీన్-2	ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్(తెలుగు)-10.00, 4.45, 7.35, 10.35; యానిమల్(తెలుగు)-1.00
స్క్రీన్-3	హాయ్ నాన్న -10.10, 1.05, 7.45, యానిమల్(హిందీ)- 4.00, 10.40

పీవీఆర్ మల్టీప్లెక్స్ (వేణు మాల్)

స్క్రీన్-1	ఎక్స్ట్రాఆర్డినరీమెన్(తెలుగు)-12.00, 3.20, 6.40, 10.00
స్క్రీన్-2	యానిమల్(హిందీ)-10.00,6.00, 10.00; యానిమల్(తెలుగు)-2.00
స్క్రీన్-3	ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్-(తెలుగు)-10.10; వంకా(ఇంగ్లీష్)-1.30,7.25,10.10; సామ్ బహదూర్(హిందీ)-4.15
స్క్రీన్-4	యానిమల్(తెలుగు)-11.15,6.30; హాయ్‌నాన్న(తెలుగు)-3.15, 10.30
దేవి	హాయ్ నాన్న(తెలుగు)
నటరాజ్	యానిమల్(హిందీ)
లలితామహల్	యానిమల్(తెలుగు)
విజయ్	ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్(తెలుగు)

టీఎంఆర్ ఆధ్వర్యంలో జై జవాన్ జై కిసాన్



రైతులు, సైనికులను సన్మానిస్తున్న సభ్యులు

నిజామాబాద్ సిటీ: టీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం జై జవాన్ జై కిసాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని గాజుల్‌పేట్ పెద్ద రామ్ మందిర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్మన్ ముక్కా దేవేందర్‌గుప్తా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సైనికులు, రైతులు దేశానికి వెన్నుముక వంటి వారని, దేశాన్ని కాపాడేవారు సైనికులైతే.. ప్రజలందరికీ అన్నం పెట్టేవారు రైతులని, వారి తర్వాతే ఎవరైనా అని అన్నారు. వారిని గౌరవించడం మన సంప్రదాయమని పేర్కొన్నారు. వారిని టీఎస్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానించడం సంతోషకరమని అన్నారు. అనంతరం దేవేందర్‌గుప్తా, బ్రహ్మపురి పాఠశాల హెచ్‌ఎం కపాల్‌సింగ్, టీఎస్‌ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు తాటి వీరేశం.. సైనికులు డిసౌజ, సురేందర్, మోహన్, వరప్రసాద్, రైతులు వడ్డి ప్రతాపరెడ్డి, ఎడ్ల ఆనంద్‌ను ఘనంగా సన్మానించారు. పండరి సత్యనారాయణరావు, పెద్ద రామ్ మందిర్ మఠాధిపతి రామచంద్రస్వామి, గుండాటి రాజు, విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.

వైభవంగా శివపార్వతుల కల్యాణం

నిజామాబాద్ సిటీ: కార్తీకమాసం, మాసశివరాత్రిని పురస్కరించుకొని నగరంలోని శంభులింగేశ్వర ఆలయంలో సోమవారం రాత్రి శివపార్వతుల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పార్వతీపరమేశ్వరుల పల్లకీ సేవ అనంతరం కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆకాశ దీపాన్ని ఆలయ కమిటీ చైర్మన్ గాండ్ల లింగం, ఆలయ ఈవో రవీందర్‌గుప్తా వెలిగించారు. సర్వజనిక్ గణేశ్ ఆలయ ప్రధాన అర్చకుడు పశుపతిశర్మ శివపార్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.

షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వమే తెరిపించాలి



మాట్లాడుతున్న వేల్పూర్ భూమయ్య

నిజామాబాద్‌రూరల్: జిల్లాలోని మూతపడిన రెండు చక్కెర ఫ్యాక్టరీలను కొత్త ప్రభుత్వం తెరిపించి నడిపించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ గౌరవ అధ్యక్షుడు, రైతు నాయకుడు నాయక్‌వాడి నర్సయ్యతో కలిసి సోమవారం ఆయన అర్సపల్లిలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం రైతులు, ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించు కోలేదని, బంగారు తెలంగాణ అంటూ ప్రజలను నమ్మించి మోసం చేయడంతోపాటు వేలాది కోట్ల ప్రజాధనాన్ని దోచుకుందని విమర్శించారు. అందుకే ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. ఫ్యాక్టరీలను తెరిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. చెరుకు పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు టి కృష్ణాగౌడ్, అగ్గు ఎర్రన్న, బి సాయిలు, గోపాల్, దండు చిన్న గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ఏకగ్రీవంగా ఐఎంఏ కార్యవర్గం ఎన్నిక



నిజామాబాద్‌నాగారం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (2023–24) నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని ఐఎంఏ హాల్‌లో ఎన్నికల అధికారులు డాక్టర్ జీవన్‌రావ్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పగడాల ప్రసాద్‌రావు, ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాసాగర్ సమక్షంలో కార్యవర్గాన్ని ఎన్నుకుని ప్రమాణం చేయించారు.

నూతన కమిటీ

అధ్యక్షుడిగా సీనియర్ మత్తు వైద్యుడు దామోదర్‌రావు, ప్రధాన కార్యదర్శిగా చిన్నపిల్లల వైద్యుడు కొట్టూరు శ్రీశైలం, ఉపాధ్యక్షులుగా డాక్టర్ విశాల్ ఆకుల, డాక్టర్ జలగం తిరుపతిరావు, డాక్టర్ ఫరీదా బేగం, సహాయ కార్యదర్శులుగా జిల్లా ఆస్పత్రి పరిపాలన అధికారి డాక్టర్ ప్రతిమారాజ్, డాక్టర్ కప్పల రాజేశ్, డాక్టర్ విక్రమ్‌రెడ్డి, కోశాధికారిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్లు జయసీనెహ్రూ, రాజేశ్, కొండా సంతోష్, రషీద్ అలీ, జయప్రకాశ్, హరీశ్‌స్వామి, సి శ్యాంసుందర్, ధనపాల్ వినయ్‌కుమార్, బల్వీర్ సింగ్, నాగార్జున, మురళీకృష్ణ, నిష్కల్ ప్రభ, నరేంద్ర ఓంకారే ఎన్నికయ్యారు.